క్లుప్తంగా

ఆయన సేవలు మరువలేనివి



నివాళులర్పిస్తున్న నాయకులు

దుబ్బాకటౌన్: హాస్టళ్లను నెలకొల్పి పేద విద్యార్థుల అభివృద్ధికి రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి చేసిన సేవలు మరవలేనివని గడీల జనార్దన్‌రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. రాజా బహదూర్ జయంతి సందర్భంగా గురువారం దుబ్బాకలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహిళ సాధికారిత, అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బుచ్చిరెడ్డి, బాల్‌రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులున్నారు.

గ్రంథాలయానికి పుస్తకాలు



పుస్తకాలు అందజేస్తున్న కిషోర్

హుస్నాబాద్: హుస్నాబాద్ గ్రంథాలయానికి వరంగల్ నిట్ ప్రొఫెసర్ కోల ఆనంద కిషోర్ గురువారం పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తార్కిక ఆలోచన నైపుణ్యాలు, విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అందుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే వివిధ రకాల పుస్తకాలు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో వీరన్న యాదవ్, తిరుపతి, లక్ష్మణ్ గౌడ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏఈఓకు సన్మానం



ఏఈఓ అశోక్‌ను సన్మానిస్తున్న రైతులు

నంగునూరు(సిద్దిపేట): రైతులకు అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించిన ఏఈఓ అజ్మీర అశోక్‌ను గురువారం పాలమాకుల రైతులు ఘనంగా సన్మానించారు. క్లస్టర్ ఏఈఓగా యేడేళ్ల కిందట ఆయన బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా చిన్నకోడూర్‌కు బదిలీకాగా ఆయన స్థానంలో చైతన్య బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో రైతులు అయిలయ్య, అశోక్, మల్లేశం, రాములు, సంతోష్, అనిత తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోండి

మున్సిపల్ కమిషనర్‌లు

దుబ్బాక/హుస్నాబాద్: దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీలలో ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌లు రమేశ్‌కుమార్, మల్లికార్జున్ సూచించారు. దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో రమేశ్ కుమార్ గురువారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్–2020లో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకున్న వారు రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హెల్ప్‌డెస్క్ నంబర్లు 99894 70056, 80088 10167కు ఫోన్‌చేసి సంప్రదించాలని కోరారు.

క్రమశిక్షణతోనే ఉత్తమ ఫలితాలు



విద్యార్థులతో ఆర్గనైజేషన్ ప్రతినిధులు

మిరుదొడ్డి(దుబ్బాక): క్రమశిక్షణతోనే ప్రతి విద్యార్థి అత్యుత్తమ ఫలితాలను సాధించగలరని నైపుణ్య ఆర్గనైజేషన్ డైరెక్టర్ తోట కమలాకర్‌రెడ్డి అన్నారు. ఏజీ సురేందర్‌రెడ్డి సౌజన్యంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈయేడు పదోతరగతి వార్షిక పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా నిలిచిన వారికి రూ.15వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.5వేల పురస్కారాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ చైర్మన్ ఐలయ్య, రమేశ్, ప్రశాంత్, అర్చనారెడ్డి, ఆర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రుణమాఫీపై ఆంక్షలు తగవు

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు గురువారం అన్ని మండలాల పరిధిలో వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రుణమాఫీపై కొర్రీలు పెట్టడంపై సరికాదని వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయా తహసీల్దార్‌లకు వినతి పత్రాలు అందజేశారు. హుస్నాబాద్‌లో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను విస్మరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్యం ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల్లోగా గౌరవెల్లి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపాలని డిమాండ్ చేశారు.



హుస్నాబాద్: ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ తదితరులు



అక్కన్నపేట(హుస్నాబాద్): అంబేడ్కర్ చౌరస్తాలో..



నంగునూరు(సిద్దిపేట): వినతిపత్రం ఇస్తూ..



చిన్నకోడూరు(సిద్దిపేట): ధర్నాలో నేతలు



దుబ్బాక: ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు



సిద్దిపేటరూరల్: నారాయణరావుపేటలో..

పట్టణాభివృద్ధిలో భాగస్వాములుకండి

- ● మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత



సమావేశంలో మాట్లాడుతున్న రజిత

హుస్నాబాద్: హుస్నాబాద్ రోజురోజుకు అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత పిలుపునిచ్చారు. మున్సిపల్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన గురువారం పాలకవర్గ సభ్యుల సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు. పట్టణంలోని 20వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వాహణ కోసం ఆటోలు, ట్రాక్టర్లు, వైకుంఠ రథం వాహనాలకు ఆయిల్ చేంజ్ రిపేర్ల కోసం రూ.2లక్షలు కేటాయించడానికి నిర్ణయించారు. అలాగే వాహనాల ఇన్సూరెన్స్ కోసం రూ.1.50లక్షలు, జీపీఆర్ఎస్ సిస్టమ్ కోసం రూ.90వేలు కేటాయించేందుకు తీర్మానించారు. అలాగే కార్మికులు సామగ్రి కోసం రూ.4లక్షలు, వైకుంఠదామం వద్ద స్ట్రీట్‌లైట్ల ఏర్పాటుకు రూ.15లక్షలు, విద్యుత్ స్తంభాల కోసం రూ.15లక్షలు కేటాయించేందుకు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీంగా తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఆకుల రజిత పలు అంశాలపై మాట్లాడారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అయిలేని అనిత, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

'గతుకు' జీవుడా!

ఇటీవల కురిసిన వర్షాలకు అక్కన్నపేట మండలం జనగామ నుంచి గుబ్బడి గ్రామానికి వెళ్లే మట్టిరోడ్డు బురదమయంగా మారింది. దాదాపు కిలో మీటర్ మేర గుంతలు పడి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, స్కూళ్లకెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టిసారించి ఈ రోడ్డు మరమ్మతులకు నిధులను మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

– అక్కన్నపేట(హుస్నాబాద్)



బురదమయంగా మారిన జనగామ-గుబ్బడి రోడ్డు

ప్రతిపక్ష ఉనికి చాటేందుకే నిరసనలు

కోహెడరూరల్(హుస్నాబాద్): బీఆర్ఎస్ పార్టీ తన ప్రతిపక్ష ఉనికిని చాటేందుకే రైతు రుణమాఫీపై నిరసన కార్యక్రమాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మంద ధర్మయ్య అన్నారు. కోహెడలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై బీఆర్ఎస్ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. నిరసనలు తెలిపిన బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా రుణమాఫీ జరిగిందని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్, బాలకిషన్, వెంకటస్వామి, సంపత్ రెడ్డి, రామస్వామి తదితరులు ఉన్నారు.

రాజకీయ సన్యాసం చేస్తారా?

హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు కాలువల ద్వారా నీళ్లు ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా అని మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. సమావేశంలో టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, చందు, కౌన్సిలర్లు పద్మ, రాజు, అయిలయ్య, కిష్టస్వామి తదితరులు పాల్గొన్నారు.



కోహెడలో మాట్లాడుతూన్న కాంగ్రెస్ నాయకులు

మందుబాబులకు జరిమానా

సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించిందని వన్‌టౌన్ సీఐ లక్ష్మీబాబు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం పట్టణంలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన వాహన తనిఖీలలో 13మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం సిద్దిపేట కోర్టులో హాజరుపరచగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.19వేల జరిమానా విధించినట్లు చెప్పారు.

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నంగునూరు(సిద్దిపేట): అక్కెనపల్లి వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని నిర్వాహకులపై గురువారం కేసు నమోదు చేసినట్లు రాజగోపాల్‌పేట ఎస్ఐ ఎండీ ఆసీఫ్ తెలిపారు. నర్మేట వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న ట్రాక్టర్‌లను పట్టుకున్నామని, నంగునూరుకు చెందిన కోల ప్రభాకర్‌గౌడ్, బద్దుల యాదగిరి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించి సుమోటోగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

విద్యుత్‌కు అంతరాయం

ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలోని 11కేవీ కోటిలింగాల ఫీడర్‌ల మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సిద్దిపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మారుతీనగర్, శ్రీసాయినగర్, బాలాజీనగర్, ఇందిరానగర్, గాంధీనగర్, ఎన్‌జీవోస్ కాలనీ, సుబాష్‌నగర్, కోటిలింగాల ఆలయం, నల్లపోచమ్మ గుడి, రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

హరీశ్‌రావును విమర్శించే స్థాయి కాదు

– జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సారయ్య

సిద్దిపేటజోన్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కొందరు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం వారి స్థాయికి తగదని ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సారయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు బేల్దె రాములు విమర్శించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ రెండు రోజులుగా పత్రికల్లో కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే హరీశ్‌రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌పై విమర్శలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. యాదయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

పీఆర్టీయూతోనే సమస్యల పరిష్కారం

- ● ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

జగదేవ్‌పూర్(గజ్వేల్): పీఆర్టీయూతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నిర్వహించిన పీఆర్టీయూ సభ్యత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 54ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఏకైక సంఘం పీఆర్టీయునేనని చెప్పారు. బీఈడీ అర్హత కలిగిన వారికి కూడా పీఎస్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందేందుకు కృషిచేస్తామని చెప్పారు. మోడల్ పాఠశాల బదిలీలకు పది రోజుల్లో షెడ్యూల్ విడదలవుతందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శశిధర్‌శర్మ, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సభ్యత్వ పత్రాన్ని అందజేస్తున్న రఘోత్తంరెడ్డి

హామీలు కొండంత.. అమలు రవ్వంత

- ● రైతులను మోసం చేస్తున్న సర్కార్
- ● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

చేర్యాల(సిద్దిపేట): రైతులకు ప్రభుత్వం చేస్తున్న రూ.2లక్షల రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అందరికీ రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట, కొమురవెల్లి మండలాల కార్యకర్తలు, రైతులతో కలసి అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. అంతకు ముందు కార్యకర్తలతో కలసి తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుంటిసాకులు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. తమ హయాంలో కేసీఆర్ రుణమాఫీ కోసం రూ.18వేల కోట్లు ఖర్చుచేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోను 30శాతాన్ని మించి రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రెండు రోజులలో చెరువులు నింపకుంటే నీటి పారుదల కార్యాలయాల వద్ద రైతులతో కలసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ స్వరూపరాణి, భిక్షపతి, మల్లేశం, సంతోష్, కరుణాకర్, కీర్తన, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేస్తున్న పల్లా

రహదారి విస్తరణను సవరించండి

- ● చైర్‌పర్సన్, కమిషనర్‌కు కౌన్సిలర్ల వినతి



వినతి పత్రం ఇస్తున్న కౌన్సిలర్లు

హుస్నాబాద్: పట్టణంలోని నెహ్రూ చౌరస్తా నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు రహదారి వెడల్పును సవరించాలని కౌన్సిలర్లు గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్‌లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పట్టణం మేజర్ పంచాయతీగా ఉన్న సమయంలో రోడ్డు విస్తరణను 24ఫీట్ల నుంచి 34ఫీట్లకు పెంచారన్నారు. ఆ సమయంలో చాలా గృహాలకు తీవ్ర నష్టం జరిగిందని, తర్వాత 40ఫీట్లుగా పెంచారని చెప్పారు. మళ్లీ ఇప్పుడు రెండింతలు పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం ఉందని, ఇప్పటికే ప్రజలు అనేక సార్లు నష్టపోయారని వాపోయారు. ప్రజల కోరిక మేరకు 80ఫీట్ల దారిని 40ఫీట్ల దారిగా సవరించాలని కోరారు. కౌన్సిలర్లు శ్రీనివాస్, రాజు, సుప్రజ, నళినీదేవి, గోవిందు రవి, హరీశ్ పాల్గొన్నారు.

చెడు అలవాట్లకు బానిసలు కావొద్దు

- ● త్రీటౌన్ సీఐ విద్యాసాగర్

సిద్దిపేటఅర్బన్/సిద్దిపేటరూరల్: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత బానిసలు కావద్దని సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ సూచించారు. అర్బన్ మండలం బక్రిచెప్యాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై గురువారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తెరిగి మంచిగా చదువుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు, విక్రయించే వారి సమాచారాన్ని వెంటనే ఉపాధ్యాయులకు కాని, పోలీసులకు కాని అందజేయాలని సూచించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్‌చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నాగేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది శంషోద్దీన్, విజయ్, కల్యాణ్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటరూరల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ అపూర్వరెడ్డి ఆధ్వర్యంలో నారాయణరావుపేట విద్యార్థులు, ఉపాధ్యాయులతో యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల విలువైన జీవితాలను కోల్పోతున్నారన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్ళు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



సిద్దిపేటఅర్బన్: అవగాహన కల్పిస్తున్న సీఐ

లారీ ఢీకొని దంపతులకు గాయాలు

కొండపాక(గజ్వేల్): రాజీవ్ రహదారిపై లారీ ఓ కారును ఢీకొట్టిన ఘటనలో కారులో వెళ్తున్న దంపతులు శ్రీధర్, నవీనకు గాయాలయ్యాయి. ఘటన కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి గ్రామం నుంచి భార్యభర్తలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న లారీ యూటర్న్ చేస్తూ కారును ఢీకొట్టింది. దీంతో వారు గాయపడ్డారు.

షీ టీమ్స్‌తోనే మహిళల రక్షణ

దుబ్బాకటౌన్: మహిళల రక్షణ, వారి భద్రతే లక్ష్యంగా షీ టీమ్స్ కృషి చేస్తున్నాయని, మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే తక్షణమే సమాచారం అందించాలని సీఐ పాలెపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు మహిళల చట్టాలు, చైల్డ్ హెల్ప్‌లైన్, షీ టీమ్స్‌పై గురువారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, బాలికల రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. వేధింపులకు గురైతే టోల్ ఫ్రీ నంబర్100, చిన్నారుల రక్షణకు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ నేరాలకు గురైతే 1930టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హెచ్‌ఎం సయ్యద్ జమీర్ ముహియొద్దీన్ పాల్గొన్నారు.



అవగాహన కలిగిస్తున్న సీఐ శ్రీనివాస్

సంక్షిప్త వార్తలు

◆ సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం

హుస్నాబాద్‌రూరల్: సీజనల్ వ్యాధులపై పల్లెల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. మీర్జాపూర్ ఆరోగ్య కేంద్రం పరిధిలోని మహ్మదాపూర్ ఉప ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో జ్వరాలపై ఇంటింటి సర్వే చేసి వైద్య సేవలు అందించాలన్నారు. ఆయన వెంట నిఖిత, వైద్య సిబ్బంది ఉన్నారు.

◆ త్వరలోనే డ్రైనేజీ నిర్మిస్తాం

తొగుట(దుబ్బాక): త్వరలోనే డ్రైనేజీ నిర్మించి పంట పొలాల్లోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని ఈఈ వేణుగోపాల్, డీఈ రమేశ్ తెలిపారు. తొగుటలో మల్లన్న సాగర్ పంపుహౌస్ నీరు, నూతన పంపు హౌజ్ సీవేజ్ నీరు పొలాల్లోకి రావడం వల్ల పంటలు నష్టపోవడంతోపాటు, ఎస్సీ కాలనీలోకి నీరు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. దీంతో ఆయన అధికారులతో మాట్లాడగా ఈఈ, డీఈలు డ్రైనేజి కాలువను పరిశీలించారు. జేఈ ప్రవీణ్, స్వామి, గోపాల్, యాదగిరి, రైతులు పాల్గొన్నారు.

◆ కనీస సదుపాయాలు కల్పించాలి

ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ అన్నారు. గురువారం సిద్దిపేట మండల విద్యాధికారి కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సంజీవ్ కుమార్, అభిషేక్, భాను, షారుక్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

◆ రాయపోలు వ్యవసాయాధికారిగా నరేశ్

రాయపోలు(దుబ్బాక): మండల వ్యవసాయాధికారిగా నరేశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొంత కాలంగా ఇక్కడి ఏఓ బదిలీ కాగా దాదాపు యేడాదిగా ఇన్‌చార్జిలతో పనులు కానిచ్చారు. బుధవారం రాయపోలు ఏఓగా వచ్చిన ప్రద్యుమ్న ఒక్క రోజులోనే మరో చోటుకు బదిలీ అయ్యారు. దీంతో కామారెడ్డి జిల్లా గాంధారి నుంచి బదిలీపై వచ్చిన నరేశ్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏడీఏ బాబూ నాయక్‌ను కలిశారు.

◆ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

కొండపాక(గజ్వేల్): సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలాంటిదని పీఏసీఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ పేర్కొన్నారు. మండలంలోని ఆరెపల్లిలో లక్ష్మణ్‌కు రూ.60వేలు, బూర్గుల శ్రీనివాస్‌కు రూ.36వేలు, పెంటయ్యకు రూ.25వేలు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం అందజేశారు. కార్యక్రమంలో సిద్దలు, వెంకటేశం పాల్గొన్నారు.

◆ ఎల్ఈడీ టీవీ బహూకరణ

దుబ్బాకరూరల్: మండలంలోని కమ్మర్‌పల్లి ప్రభుత్వ పాఠశాలకు మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి ఎల్ఈడీ టీవీని బహూకరించారు. విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు ఉపయోగ పడుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కనకయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

◆ జనాభా నిష్పత్తి ప్రకారమే..

సిద్దిపేటకమాన్: జనాభా నిష్పత్తి ప్రకారమే తమ వాటా అడుగుతున్నామని ఎమ్మార్పీఎస్ నేత లింగంపల్లి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు దాదాపు అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. పరశురామ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

◆ రుణమాఫీ పూర్తిగా కాకున్నా ర్యాలీలా?

చేర్యాల(సిద్దిపేట): రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాకుండానే కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలో గురువారం జిల్లా నేత శశిధర్ అధ్యక్షతన మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఉరివేసుకుని ఆత్మహత్య

గజ్వేల్‌రూరల్: మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పనేటి చంద్రం(30) కుటుంబ కలహాల వల్ల మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో గ్రామం సమీపంలో పార్తి కుంట చెరువు సమీపంలో చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.